Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 6

(Jan. 7, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 6

(Jan. 7, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Roja Muthiah Research Library, 3rd Cross Road, CPT Campus, Taramani, Chennai - 600 113, India.

దినాజ్‌పూర్‌లో కాల్పులు

ఇద్దరు రైతుల మరణం

కలకత్తా, జనవరి 6

నిన్న పోలీసులు దినాజ్‌పూర్ జిల్లాలో లాక్‌పుకూర్, ఖాలర్‌పూర్ గ్రామాలపై తుపాకులతో దాడిచేసి తే భాగా (మూడింట రెండువంతుల పక్షా) ఉద్యమంలో పాల్గొంటున్న రైతుల యిళ్ళపైబడ్డారు. అరెస్టులు, లాఠీఛార్జీలు, దౌర్జన్యాలు ప్రారంభించారు. కొంతసేపటివరకు రైతులు ఓపికపట్టి, ఇంక భరించలేక పోలీసులను ఎదుర్కొన్నారు. ఒక మైలున్నరవరకు తరిమివేశారు. పోలీసులు తుపాకులతో కాల్చారు. ఇద్దరు రైతులు మరణించారు.

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 7-1-47 మంగళవారం [సంచిక 6

కాన్పూర్ కార్మికులపై కాల్పు...

మరణించినవారిలో స్త్రీకూడా వుంది

కాన్పూర్, జన...

కాన్పూరులో సమ్మె చేస్తున్న కార్మికులపై నేడు పో... తుపాకులు కాల్చారు. కాల్పులలో ముగ్గురు చనిపో... వారిలో ఒక స్త్రీకూడా ఉంది.

కార్మికులకు ఇచ్చే సెలవు విషయమై యజమాన... కార్మికులకూ తగాదా వచ్చి ఇంచుమించు 16 వేలమం... ఈ సమ్మె చేస్తున్నారు. వారిని అణచివేయుటకై కా... మంత్రుల చేతిలోని పోలీసులు ఈ దురంతానికి ఒడిగట్టా...

వర్కింగ్‌కమిటీ తీర్మానం ఎ. ఐ. సి. సి. లో నెగ్గిం[ది]

బ్రిటిష్‌ప్రభుత్వానికి విజయం

శరత్‌బోసు వర్కింగ్ కమిటీనుంచి రాజీనామా

ఢిల్లీ, జనవరి 6

బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధగ్రూపులకు ఒప్పుకుతీరాలని డిసెంబరు 6 న చేసిన ప్రకటనను ఆమోదించమంటూ, వర్కింగ్‌కమిటీ గావించిన తీర్మానం అఖిలభారత కాంగ్రెసుకమిటీలో నిన్న, యీవేళ చర్చింపబడింది. వర్కింగ్‌కమిటీ తీర్మానాని కనుకూలంగా 99 వోట్లు, వ్యతిరేకంగా 52 వోట్లు వచ్చాయి. తీర్మానం నెగ్గింది.

నిన్న అఖిలభారతకాంగ్రెసుకమిటీ సమావేశానికి ఆచార్యకృపలానీ అధ్యక్షతవహిస్తూ, క్రిందటి సమావేశం తరవాత జరిగిన ఘటనలను పర్యాలోకించారు. డిసెంబరు 6 వ తేదీని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటన, ఒక చేత్తో యిచ్చిన దాన్ని రెండో చేత్తో లాక్కుంటూందని ఖండించారు. "గారడీ వాడు బుట్టలోనుంచి మామిడిచెట్టు మొలిపెంచినట్లు బ్రిటిష్ వాళ్ళు కొత్తకొత్తవ్యాఖ్యా చేస్తున్నారు. కొత్తకొత్తచిక్కులు కల్పి... అంగీకరించింది: డిసెంబరు 6 నాటి వ్యాఖ్యానాన్ని కాదు - అని స్పష్టపరిచారు. ఎందువల్లనంటే, అసలు ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలకీయబడిన స్వపరిపాలనాధికారం నిర్బంధ గ్రూపింగువల్ల రద్దవుతుంది. బ్రిటిష్ ప్రణాళికకు వ్యాఖ్యానంచేసే హక్కు ప్రభుత్వానికి అసలు లేదు; ఫెడరల్‌కోర్టుకుఉంది" అని వివరించారు.

బ్రిటిష్ వారి కుటిలనీతి

బ్రిటిష్ రాజనీతిని కృపలానీ యిలా చిత్రించారు:

"బ్రిటిష్‌వారు ఎప్పుడేమిచేసినా, సిద్ధాంతాల పేరుపెట్టి చేస్తారు. దేశభక్తి పేరుతో యుద్ధం చేస్తారు; వ్యాపార హక్కు పేరుతో దోపిడీ చేస్తారు; సామ్రాజ్య సిద్ధాంతం పేరుతో పెత్తనంచేస్తారు; అనేక యితర సిద్ధాంతాల పేరుతో దబాయింపులు చేస్తారు; రాజభక్తిపేరుతో తన చక్రవర్తిని బలిపరుస్తారు. ప్రజాతంత్రంపేరుతో అరాజకత్వ నడుపుతారు. ఇప్పుడు వ్యాఖ్యానాల పేరుతో రాజ్యాంగ నిర్మాణసభకు సంబంధించిన ఒడంబడికలను భంగపుచ్చుతున్నారు."

కాని, వెంటనే కృపలానీ ఇలా అన్నారు: "తొందరపడకూడదు. బ్రిటిష్‌వాళ్ళ ఉద్దేశం ఎట్టిదైనా, రాజ్యాంగ నిర్మాణసభను మనం వదలకూడదు. దానివల్ల మనకెంతైనా లాభం కలుగుతుంది."

రాజ్యాంగసభపట్ల నెహ్రూ భ్రమలు

తర్వాత నెహ్రూ వర్కింగ్‌కమిటీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ప్రకటనను ఆమోదించడం మన బలహీనతకు చిహ్నం కానేకాదని ఆయన సమర్థించారు. "మన యెదుటవున్న ప్రధాన సమస్య ఏమంటే: రాజ్యాంగ నిర్మాణసభను ఎలానిర్వహించడం అనేది; దానిద్వారా దేశానికి సాధ్యమైనంత ఎక్కువలాభం కలిగేలాచూడ్డం. ముస్లింలీగ్ కూడా మనం ప్రవేశించనిద్దాం. ఇప్పుడు మనం బ్రిటిష్ ప్రకటనను ఆమోదించకపోతే మే 16 నాటి బ్రిటిష్ ప్రణాళికనే ప్రభుత్వం రద్దుచేయవచ్చు. అప్పుడు రాజ్యాంగనిర్మాణసభ... [illegible]

...లోనూ పుట్టడం సహజమే. కాని ఉద్రేకాలవల్ల పని జరగదనే విషయం మరచిపోకూడదు. మనను వ్యతిరేకించే శక్తులు చాలా ఉన్నాయి, వాటిని ఓడించడంలో మనం అతిజాగ్రత్తగా అడుగువేయాలి. వర్కింగ్ కమిటీ యీ తీర్మానాన్ని చేయడంలో ప్రధానకారణం యిదే.

"రాజ్యాంగ నిర్మాణసభ ఏర్పడినతర్వాత మన స్వాతంత్ర్యపోరాటం ఒక కొత్తరూపం ధరించింది. ఆ సభకు సర్వాధికారాలున్నాయా, లేవా అనేది సమస్యకాదు. గాని రద్దు చేయలేకుండా చూడ్డమే అసలు సమస్య. బలం ప్రయోగించినప్పుడు ఏమి చేయాలో, అప్పుడు ఆలోచించుకోవచ్చు. స్వాతంత్ర్యంసంపాదించుకోడానికి రాజ్యాంగ నిర్మాణసభ ఒక చక్కని సాధనం. దాన్ని భగ్నంచేసే అవకాశం ఎవరికీ మనం కల్పించకూడదు.

"మన శత్రువులసంఖ్యను ఎక్కువచేసుకోడం రాజనీతికాదు. బ్రిటిష్ ప్రభుత్వంమీద వారు ఆధారపడుతున్నారు. బ్రిటిష్‌ప్రభుత్వం మన శత్రువులమీద ఆధారపడుతూంది. ఇద్దరూ కలిసినప్పటికీ, మనల్ని ముఖాముఖీ ఓడించలేరు. కనుకనే వారు మనమార్గంలో ఆటంకాలు కలుగజేస్తారు.

"రాజ్యాంగ నిర్మాణసభ కొనసాగకుండా చేయడమే ముస్లింలీగ్ ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేరిననాడు మనం ఏమిచేయాలో నిర్ణయించుకోవచ్చు. కాని యీలోగా మనం మనోనిబ్బరంతో రాజ్యాంగ నిర్మాణసభను నిర్వహించాలి. ఈ తీర్మానాన్ని ఆమోదించడంవల్ల మనం ఒకిళ్ళమే సంకుచిత బుద్ధితో, పనిచేస్తున్నామనేభావం ప్రపంచానికి కలుగకుండా చేస్తాం.

"బ్రిటిష్ ప్లానును మనమే భగ్నం చేశామని చెప్పే అవకాశం ఎవరికీ మనమీయరాదు."

తర్వాత అస్సాం విషయం చెబుతూ, అస్సాంరాష్ట్రం ఒంటరిగా పోరాడ్డంవల్ల లాభం వుండదనీ, సమయం వచ్చినప్పుడు అంతాకలిసే పోరాడవలసివస్తుందనీ, నెహ్రూ చెప్పారు. ఆయన ఇలా ముగించారు.

"స్వాతంత్ర్య సాధనకై అంతిమ పోరాటం ప్రారంభించాలని కొందరంటున్నారు. కాని, ఆపోరాటం ఇప్పుడుసాగుతూనేవుంది. కొద్దిరోజుల్లో ఆపోరాటం ఇంకా తీవ్రతరం కావచ్చు కాని, ప్రస్తుతం జాగ్రత్తగా మాటలు ఉపయోగించడం, తాపీగా ఆలోచించిపనులు చేయడం, నేర్చుకోవాలి."

శంకర్రావుదేవ్ తీర్మానాన్ని బలపరిచారు.

తీర్మానంపై చర్చ

తర్వాత తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. పురుషోత్తమదాస్ టాండన్, తీర్మానంలో కార్యవిధానానికి సంబంధించిన ... అంగీకరించి దని ఒక సవరణ ప్రతిపాదించారు. బ్రిటిష్ వ్యాఖ్యానాన్ని కాంగ్రెసు అంగీకరించడం లేదని పటేల్ రాజ్యాంగ సభలో ఉపన్యసించారు; కాని ప్రస్తుత (మిగతా 4వ పేజీ)

మనం సర్వసిద్ధంగా తయారయి ఉండాలి

జయప్రకాశ్ నారాయణ ఉద్ఘాటన

లాహోరు, జనవరి 5

కాంగ్రెస్ సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ కాశ్మీర్‌నుండి తిరిగివస్తూ లాహోర్‌లో పత్రికా ప్రతినిధుల సభలో ఇల్లా చెప్పారు:

"బ్రిటిష్‌వాళ్ళకు భారతదేశం వదలాలని లేదు. కాని తప్పదు. వాళ్ళు ఎటుండి ఎటు వస్తుంతోనని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనంకూడా తయారుగా లేకపోతే 1942లో లాగ అవుతుంది.

"విప్లవం వస్తే అంతర్యుద్ధం వస్తుందన్న మాట వట్టి అబద్ధం. ఈనాడు దేశంలోవున్న విభేదాలు మతములమధ్యా, అతివాద మితవాదుల మధ్యా కాదు. జాతీయశక్తులకూ విద్రోహశక్తులకూ మధ్య జరుగుతూంది ఈ పోరాటం. మతోన్మాదపరులు, సంస్థానాధీశులు, బ్రిటిష్‌వాళ్ళతో కలిసి జాతీయశక్తులతో పోరాడుతున్నారు.

"భారతదేశంలో ప్రజాతంత్ర యుతమైన సోషలిస్టు రాజ్యాంగంఏర్పడాలి. అది విప్ల...

వర్కింగ్ కమిటీ నుంచి శరత్‌బోసు రాజీనామా

కలకత్తా, జనవరి 6

డిసెంబరు 6 న బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆమోదించమని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అఖిలభారత కాంగ్రెసు కమిటీకి సలహా ఇచ్చినందుకై శ్రీయుత శరత్‌బోసు అసమ్మతి తెలుపుతూ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా నిచ్చారు. రాజీనామాపత్రంలో యిలా వ్రాశారు:

"మే నెలనుంచీ బ్రిటిష్ ప్రణాళికను ఆమోదించడం విషయమై నా సహచరులతో ఏకీభవించలేకపోయినా వర్కింగ్ కమిటీలో వున్నాను. ఇక అందులో ఉండడం అసంభవము. వర్కింగుకమిటీ తీర్మానంవల్ల రాజ్యాంగసభ బానిస స్థితికి వస్తుంది. దేశం యొక్క ఐక్యతను నాశంచేస్తుంది. ఇష్టానికి వ్యతిరేకంగా గ్రూపులలో నిర్బంధంగా రాష్ట్రాలను చేరుస్తుంది. పైగా వస్వాలేదని తప్పుడు హామీ లిస్తూంది."

ఇరాన్‌లో విద్యార్థుల ప్రదర్శన

సుల్తానే ఎన్నిక విధానంపట్ల అసమ్మతి

టెహరాన్, జనవరి 5

వచ్చే శనివారంనాటికి ఇరాన్‌లో ఎన్నికలు జరగాలని సుల్తానే ప్రభుత్వం శాసించింది. తనకు పోటీలేకుండా చేసుకోడానికి సుల్తానే అజర్‌బైజాన్ డెమాక్రటిక్ పార్టీని, కుర్దు ప్రజాతంత్ర శక్తులనూ అణగద్రొక్కాడు ఇరాన్‌లోని టూదేపార్టీపై తీవ్ర నిర్బంధాలు ప్రయోగించాడు. ఇదంతా చాలదన్నట్లు, అసలు వోటింగు సమయంలోకూడా నిర్బంధ ప్రయోగానికి కావలసిన సన్నాహాలన్నీ చేస్తున్నాడు.

ఈపద్ధతులనన్నిటినీ ఖండిస్తూ 150 మంది ఇరాన్ విద్యార్థులు, మరికొంతమంది శ్రేయోభిలాషులతోకలిసి ఈవేళ పెద్ద ప్రదర్శనం చేశారు. వారంతా రాజు కోటవద్దకు వెళ్ళారు.

అక్కడ సుల్తానే పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. ఆ సంఘర్షణలో కొంతమంది పోలీసులకు, కొంతమంది విద్యార్థులకూ దెబ్బలు తగిలాయి.

ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా ప్రాబల్యం

టెహరాన్, జనవరి 4

ఈనాడు ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా రాయబారియొక్క పలుకుబడి చాలఎక్కువగా ఉందని విషయజ్ఞులు తెలుపుతున్నారు. ఇరాన్ ఎన్నికలు వరుసగ వాయిదా పడడానిక్కూడా ఇదే కారణమంటున్నారు.

ఆరుమాసాలక్రితం, సోవియటుతో సత్సంబంధాలను కోరిన అభివృద్ధికాములకు ఎక్కువ పలుకుబడి ఉండేది. దేశంలో పెట్టుబడిదారుల నిరంకుశత్వం నశించాలని అతివాద పత్రికలు అనాడు తీవ్రప్రచారం చేశాయి. ఒక అమెరికా అధికారి నాయకత్వంక్రింద నిర్మించబడిన పోలీసు దళాన్ని రద్దుచేయాలని కోరాయి. ఈనాడు ఆ అధికారిని అమెరికా...

అయన చేతిక్రిందనున్న రాజకీయ శాఖవారూ సంస్థానాధీశులతో సుట్టచేసి, అక్కడి ప్రజోద్యమాలను అణచేస్తున్నారు. భారతదేశంలో...

స్టేట్ కాంగ్రెసు కార్యకర్త[కు] ఆరుమాసాల శిక్ష

మధిర, జనవరి 3

మధిర తాలూకా స్టేటు కాంగ్రెసు కార్యకర్తయగు మాదినేనిరామకృష్ణయ్యగారు రాజద్రోహకరమగు ఉపన్యాసం ఇచ్చినారను నేరం క్రింద మధిరకోర్టు ఆరుమాసాలశిక్ష విధించింది.

కాంగ్రెసువాదులపై గుండాలదాడి

హైద్రాబాదు, జనవరి 2

26-12-46 తేదీ రాత్రి పన్నెండు గంటలకు మల్కాపురం స్టేటు కాంగ్రెసువాదుల ఇండ్లపై గూండాలు దాడిచేశారు. తలుపులు పగులగొట్టి తుపాకులు కాల్చారు. ఇద్దర్ని తీవ్రంగా గాయపర్చారు. ఇతరులకు గూడా స్వల్పమైన గాయాలు తగిలినవి.

నలుగురు గూండాలు అరెస్టుచేయబడ్డారు. మిగతావారు పరుగెత్తి పోయ్యారు.

దాడుల తర్వాత ప్రజల ... ధైర్యం

(మా విలేఖరి)

హుజూరునగరు, జనవరి 1

హుజూరు నగరం తాలూకా గ్రామాలు పెంచికలదిన్నె, దాచవరం, ... బోసుగోడు గ్రామాలపైకి 60, 6... రిజర్వు పోలీసులు, ఇద్దరు సబ్‌ఇ... డిప్యూటీకలెక్టర్లు 24-12-46 తేదీ... పెంచికలదిన్నె రైతులను విలి... షూనికి రాజీనామా ఇప్పించుటకి... కత్తలను పట్టిమ్పటకు నిర్బ... రైతులు గట్టిగా ఎదిరించి సి... రెండు రోజులలో ఎకరానికి ఐదు... ధాన్యం హుజూరు నగరానికి ... మిలిటరీ తిరిగి వస్తుందని భయ... దాచవరం ప్రజలు గూడా రాజీనా... టకు నిరాకరించారు. ఈ గ్రామ... కొనే దేశముఖుతో రాజీపడి... గ్రామానికి తీసుకరాండి అని "... శారు. ఒక హరిజనున్ని ... ముకుందాపురంలో వదిలిపెట్టా... పురం గ్రామ ప్రజలను బె...

తెలంగాణా ప్రజ[లకు] సాయంచేయ[ండి]

రామారావుగారి విజ్ఞ[ప్తి]

బెజవాడ, ...

తెలంగాణా పరిస్థితులనుగూర్చి ... దానికి బందరునుంచి వెళ్ళిన రా... సభ్యులలో ఒకరగు భోగాదు... రావుగారు 4-1-47న నల్లగొండ ... విషయిలై వచ్చి, తమ అనుభవాల... టన ద్వారా తెలియజేశారు. ... నరీకుదావ్వు, రామారావుగారు ... చేసిన సూర్యాపేట తాలూకా ... ప్రజలు దేశముఖుల పెత్తనంక్రింద... వివరించారు. "కమ్యూనిస్టుపార్టీ, ... మహాసభల నాయకత్వాన ప్రజలు ... నిరంకుశత్వాన్ని ప్రతిఘటి... ధైర్యంతో అన్యాయాల నెదిరిస్తు...

తర్వాత, చిలపగుంట్ల గ్రా... 13-12-46న రాత్రి రాయబారప... స్రపోతూ దగా దేశముఖురాలి ... హింసాకాండను వివరిస్తూ లోగడ ... నరీకుదావుగారు తెల్పిన వి... ధృవపరిచారు. జైలులో పోలీసులు ... అహారం పెట్టనందుకు 3 రోజు... వ్రతం చేశారనీ, ఆ తర్వాత ... హోటలులో భోజనం పెట్టించారనీ ...

"మనసోదర తెలంగాణా ప్రజలు ... వలె మాడిపోతున్నారు. వారికన్న ... మంచిస్థితిలో ఉన్న మనం, సహాయ... వలసియుంది. బానిసజీవితంనుండి ... పడ్డకోసం మన సోదరులు సాగించు... టాన్ని బలపరచవలసియుంది." అ...

బ్రిటన్ బెదరింపు[కు] అల్బేనియా వెర[వదు]

లండన్, జ...

అల్బేనియాపై భద్రతాసంఘానికి ... చేస్తానని బ్రిటిషు ప్రభుత్వం బె... రించింది. ఈ బెదరింపుకు జవాబు ... అల్బేనియా ప్రధాని అన్వర్ హో[జా] ... ప్రకటించాడు:

"భద్రతాసంఘం ఎదుటనిలబడ్డానికి సిద్ధంగా వున్నాము. మా నేరమే...

Microfilmed from photocopy

ప్రజాశక్తి
1947 జనవరి 7 : మంగళవారం

ధాన్యం ధరల విషయంలో రైతులకు ఘోర అన్యాయం

ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం ధరలతో కళ్ళంలో శిస్తు దళ్ళులకు, వ్యవసాయ ఖర్చులకుగాను ధాన్యం అమ్ముకొనే అశేష రైతాంగానికి మరింతిరని నష్టం కల్గుతుంది. అవసరంకొద్దీ అమ్ముకొనే పేదరైతాంగం నుండి చౌకగా ధాన్యాన్ని వర్తకులు కొనేసి అత్యధిక ధరలు వచ్చేవరకు దాచేస్తారు. దానితో ఆహారసమస్య తీవ్రమౌతుంది. రైతులకు తమ ధాన్యానికి సక్రమమైన ధరలుండావు.

వర్తకులకు లొంగుబాటు

బియ్యపు కంట్రోలు రేటు పెంచకుండానే (పు 1 కి రు 8—8—0) వడ్లబస్తా 1కి పురివడ్ల రు 11—0—0 యివ్వవచ్చును. ఈ విషయాన్ని ... 1946 అక్టోబరులో ప్రకటించబడిన ... బియ్యానికి 0.1.3 ...

జమీందారీలలో పంటలుపోయినచోట్ల శిస్తు వసూళ్లు నిలుపుచేయాలి

రైత్వారీ ప్రాంతాలతో పాటు రెమిషన్లివ్వాలని నూజివీడు తాలూకా రైతుసభలో తీర్మానాలు

నూజివీడు, జనవరి 3

నూజివీడు తాలూకా అన్నవరం గ్రామంలో ... జమీందారీ గ్రామాలలో శిస్తు రెమిషన్లనడిగే ... మైన రైతుసభ జరిగింది. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ... ప్రసాదరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షులు కామ్రేడ్ అనుమల్లపూడి సీతారామారావుగారు ప్రారంభోపన్యాసం చేస్తూ జమీందారీ రైత్వారీ గ్రామాలలో శిస్తుల విధింపులోగల భేదాలను వివరంగా చెప్పారు.

లేదు, అనేక సందర్భాలలో జమీందార్లకు, దొంగ వ్యాపారులకు ప్రభుత్వం లొంగిపోతోంది. అందేత రైతులకు తీరనినష్టాలు సంభవిస్తున్నాయి.

"అనవృష్టి ప్రాంతమైన ఈ తాలూకాలో ఈ సంవత్సరం తొలకరి వర్షాలు లేక చాలాచోట్ల పంటలు నష్టమైనాయి. ఈవిధంగా నష్టమైన భూములకు శిస్తులు వసూలు చేయడం అతి దారుణం. ఈ భూములకు రెమిషన్లు సాధించడానికి రైతులంతా కలిసి ఆందోళన సాగించాలి." అని అధ్యక్షులు ఉపోద్ఘాతించారు.

... రైతుల హక్కులను నాశనం చేయడానికి దారాళంగా ఉపయోగించబడుతున్నాయి. ... జమీందారీ అక్రమాలను ప్రతిఘటించి నిలచిన రైతులపై అరెస్టులు, కాల్పులు సాగిస్తున్నారు. మంత్రులు వీటిని అరికట్టడం ...

... కమిటిని రాయవరం సంఘటనపై తీర్మానించారు. జమీందారీ విధానాన్ని ఎట్టి నష్టపరిహారం లేకుండా వెంటనే రద్దుచేయాలన్నారు.

ఈ సభకు తాలూకాలోని 16 గ్రామాల నుండి 8000కు పైగా ప్రజలువచ్చి రైతు నాయకుల సందేశాన్ని విన్నారు.

తోళ్ళ కార్మికుల ఎడ్జూడికేషను

బెజవాడ, డిసెంబరు 2

ఏలూరు తోళ్ళకార్మికుల జీతాల పెంపుదల, ... బోనసు యితర పని సౌకర్యాల విషయంలో యజమానులు నిర్లక్ష్యం చేయుటవల్ల డిసెంబరులో బ్రహ్మాండమయిన సమ్మె జరిగింది. సమ్మెకు సంబంధించిన సమస్యలపై తీర్పుచెప్పుమని మదరాసు ప్రభుత్వము పశ్చిమ గోదావరిజిల్లా జడ్జిని పరిష్కార కర్తగా 23 డిసెంబరున నియమించింది. పరిష్కారకర్త యీదిగువ విషయాలపై తీర్పు చెప్పవలసివుంది. (1) కోర్టులఫ్ ఎంక్వైరీ రిపోర్టు తయారయ్యేలోగా ఏలూరు తోళ్ళ కార్మికుల కేమైనా ...

రన్నింగ్‌స్టాఫ్ అసోసియేషన్ బండారం బయటపడింది

రాజమండ్రి, జనవరి 4

ఎం. ఎస్. ఎం. ఎంప్లాయీస్ యూనియన్‌కు పోటీగా కొంతమంది స్వార్థపరులు "రన్నింగ్‌స్టాఫ్ అసోసియేషన్" అను ఒక దానిని సంవత్సరంక్రిందట స్థాపించారు. దీనికి కేంద్రం ... రాజమండ్రిలో కూడ బయలుదేరింది. ఇది పోటీసంఘం కాదంటూ ఇంతవరకు ప్రచారంచేయబడింది. కాని ఎంప్లాయీస్ యూనియన్ కార్యక్రమములో దీనికి సంబంధం లేకపోవటం, తమ కష్టాలు తెలుపుకున్నప్పుడు వాటికి సరైన జవాబు చెప్పకపోవటంచూసి, రన్నింగ్‌స్టాఫ్ కార్మికులు ఇది పోటీసంఘమేనని ...

పెడనలో రైసు మిల్లు మూత

వేటపాలెంలో 144 అసమ్మతిగా హర్తాలు

వేటపాలెం, జనవరి 6

క్రాంతిలిపి కార్మికులను మొత్తం 23 మందిని అరెస్టు చేసినందుకుగాను అసమ్మతి తెలియ జేస్తూ వేటపాలెంలో నేను హర్తాలు చేశారు. ప్రభుత్వం కమ్యూనిస్టుసభలు జరగకుండా 3 రోజులవరకు 144 సెక్షను జారీచేసింది.

హిందూస్తాన్ కంపెనీ కార్మికుల కష్టాలు

విశాఖపట్టణం, డిసెంబరు 3

హెచ్.సి.సి. లేబరు యూనియన్ అధ్యక్షులు ఎం. వి. భద్రంగారిలా వ్రాస్తున్నారు.

హిందూస్తాన్ కంపెనీలో వాల్తాగం వాటాలు సింధియా కంపెనీకి ... సింధియా కంపెనీకి ... కంపెనీ అని పిలవబడుతోంది. ఈ కంపెనీ శాఖలు భారతదేశంలో చాలచోట్ల వున్నాయి.

... కంపెనీ అనేపేరుతో కార్మికులంతా సంఘం నిర్మించుకొన్నారు.

... యజమానులకు, శ్రీ బుద్ధిరాజు శ్రీశైల మల్లికార్జునరావు ఎం. ఎల్. ఏ గారికి మధ్య ఏమి జరిగిందో తెలియదు. ఈ ప్రయత్నాల్లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సోషలిస్టుపార్టీ అర్గనైజింగు కమిటీ సభ్యులు శ్రీ బుద్ధిరాజు మల్లికార్జునరావుగారు యజమానులకు ఎంతో తోడ్పడ్డారు. సంఘస్థాపనకు తోడ్పడ్డాడనే కారణంవల్ల పట్నాయక్ అనే కార్మికుని పనినుంచి తొలగిస్తామని యజమానులు బెదిరించారు.

కార్మికుల ఈ క్రింది కోర్కెలను వెంటనే అమలు జరపాలని కోరుచున్నాను.

యూనియన్‌ను గుర్తించాలి, కనీసవేతనం రోజుకు రు 1.0.0, వారానికి 48 గంటల పనిని అమలుజరపాలి, అవిచ్ఛిన్న సర్వీసుపై పెంపు, గ్రేడ్ మిషను నిపాపు ననుసరించి కరువుభత్యం, ప్రతి కార్మికునికి ఆరునెల్ల జీతం బోనసుగా యివ్వాలి, ఫ్యాక్టరీ చట్టాన్ని అమలు జరపాలి, సం॥కి 15 రోజుల పబ్లిక్ హాలిడేస్, 15 రోజుల సిక్‌లీవు, 15 రోజుల కాజువల్ లీవు యివ్వాలి.

ఆంధ్ర పేపర్‌మిల్ కార్మికుల అసమ్మతి

కృష్ణాజిల్లా యువజన సంఘ కార్యవర్గ నిర్ణయాలు

బెజవాడ, జనవరి 3

కృష్ణాజిల్లా యువజన సంఘ కార్యవర్గం శ్రీ కాటినేని సూర్యప్రకాశరావుగారి అధ్యక్షతను 1—1—47 న బెజవాడలో సమావేశమై యీదిగువ తీర్మానాలు ఆమోదించారు.

కవికేశ్వరపుర గ్రామ యువజన సంఘ సేవకుల్లో ఒకరు, మొన్ననే జరిగిన జిల్లా యువజన మహాసభలో వలంటీరుగా సేవ చేసిన కొల్లిపర శేషగిరిరావు అనే 18 సం॥ వయస్సుగ్గిన యువకుడు ...

మరుగుదొడ్లు లేక బందరు స్త్రీలకు ఇబ్బందులు

... యం. అనసూయగారు ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు :

బందరు పట్టణంలో సరియైన మరుగు సౌకర్యాలు లేనందువల్ల ముఖ్యంగా స్త్రీలు నానా అవస్థలు పడుతున్నారు. వున్న మరుగుదొడ్లు కూడా సరియైన స్థితిలో లేవు. ... పాత రామన్నపేటలోనూ, మరుగుదొడ్లు ఏర్పాటుచేయవలెనని, రాజుపేటలో పాడైపోయివున్నతడికెల దొడ్డిని రాతితో నిర్మించవలెనని అనేక మహజర్లు పంపుకొన్నాం. మహిళాసంఘం తరఫున మునిసిపల్ కమీషనరు, ఛైర్మన్ గార్ల దగ్గరకు రాయబారాలు నడిపాం. వారు వచ్చి స్థలం వగైరాలు చూచి దొడ్లు చాలా అవసరమేనని గుర్తించి వెంటనే ఏర్పాటు ...

(2) రాజుపేటలో తడికెలతో కట్టిన దొడ్డి శిథిలమైపోయింది. ఆ ప్రదేశములోనే తిరిగి రాతితో ఏర్పాటుచేయాలి.

(3) పాతరామన్నపేటలో ... బజారులోవున్న ... స్థలంలో మరుగుదొడ్డిని ఏర్పాటుచేయాలి.

నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుమహాసభ 10, 11 తేదీల్లో తలమంచిలో

నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుపార్టీ మహాసభ 10, 11 తేదీల్లో తలమంచిలో జరుగుతుంది. ... 10 వ తేదీ ఉదయం ... గంటలకు తలమంచికి చేరుకోవాలి ...

తెలంగాణా ప్రజలకు తోడ్పడండి

కాంగ్రెసు, కమ్యూనిస్టునాయకుల సంయుక్త ప్రకటన

అనంతపురం, జనవరి 2

"మనకు దగ్గరగావున్న హైదరాబాదు సంస్థానములో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వ దమనకాండ యిప్పుడిప్పుడే బయటికి వస్తున్నవి. ఆ సంస్థానంలోని తెలంగాణాలో జరుగుతున్న అమానుష దమనకాండను కనుగొనుటకు మదరాసునుండి వెళ్ళిన కమిటీ సభ్యులను సంస్థానపు అధికారులు నానావిధాలు పెట్టినారు.

తెలంగాణా సహాయనిధి వసూళ్లు

టి. వి. రావు ద్వారా (ఒక అభిమాని)	50. 0 0
అవ్వారి కోటయ్య	1. 0. 0
కొత్త మాధవరావు (కిళ్లీ బడ్డీల తరఫున)	4. 0. 0
పల్నాడు తాలూకా ఫారెస్టు ప్రజల మహాసభలో వసూళ్ళు దాచేపల్లి : మందపాటి నాగిరెడ్డి,	
కె. యస్. నారాయణ కంపెనీ	5. 0. 0
తెలనాటుల బసవయ్య	10. 0. 0
కోలా చిన నర్సిరెడ్డి	5. 0. 0
ఒక అభిమాని	5. 0. 0
విడి వసూళ్ళు	20. 0. 0

ఆధిక వర్షాలవల్ల నష్టపడిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మంత్రులమౌనం; రాష్ట్రకాంగ్రెస్ కార్యదర్శి ఖండన

బెజవాడ, జనవరి 2

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ... గారు క్రింది విధంగా ఒక ప్రకటన చేశారు :

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో ఈ మధ్య వర్షాలలో నష్టపడిన ప్రాంతాలను మాని వర్షాలు. ...

... సంపన్న గృహాలుగా భావించబడి ... కళకళ లాడుతున్న రైతు కుటుంబాలు ఈ విలయంవల్ల నిరుపేదలుగా మారిపోవలసిన దుర్గతికి లోనయ్యాయి.

స్థానికాధికారులు వాస్తవాన్ని మరుగుపరుస్తున్నారు

ఇంతజరిగినా ప్రజామంత్రులు ఇప్పటివరకు ఈ ప్రాంతాలను దర్శించకపోవడం ... వాస్తవ పరిస్థితులను గవర్నరు దృష్టికి తేకుండా మరుగుపరిచారు. పైగా ఈ ప్రాంతాలు సర్వసమృద్ధంగా వున్నాయనే దురభిప్రాయాన్నికూడ గవర్నరుకు కలిగించారు.

మంత్రులైనా వెంటనే ఈ ప్రదేశాలలో పర్యటించి వాస్తవస్థితిగతులు తెలుసుకోవాలి. ప్రతిజిల్లాలోని అధికారులతోను అనధికారులతోనుకూడిన కమిటీల ద్వారా నష్టాలను పరిశీలించాలి. ఈ కమిటీలే ప్రజలకు చేయవలసిన సహాయ విషయంలో సలహాలిస్తాయి. రెండోపంటకు కావలసిన విత్తనాలను వ్యవసాయశాఖద్వారా రైతులకు అందించాలి. ...

... అప్పుకూడా ప్రభుత్వం యిప్పించాలి.

శాస్త్రి గంగయ్యగారు	5 0 0
వి. యం. యస్. ప్రకాశరావుగారు	2 0 0
సి హెచ్ ...	1 0 0
టి నాగభూషణంగారు	1 0 0
వై. వి. శేషావతారంగారు	2 0 0
యన్. రాజగోపాలంగారు	2 0 0
వి. వి. రామమూర్తిగారు	3 0 0
ఎ. సుబ్రహ్మణ్యంగారు	1 0 0
వి. సీతారామయ్యగారు	2 0 0
మానికొండ గ్రామం	20 0 0
మండవ వెంకటరంగంగారు	5 0 0
బొర్లపూడి సెల్లు	8 8 0
కొడాలి సీతారామయ్యగారు	1 0 0
నాదెళ్ళ వెంకట్రావుగారు	2 0 0
గుమ్మడిదల వెంకటసుబ్బారావుగారు	1 0 0
...	... 12 0

పేదలకు చేసే సహాయానికి భూస్వాముల అడ్డు

ముదుమూరు, జనవరి 3

... సహాయం చేయనవసరంలేదని, సామానుతోనే సరిదిద్దుకోవచ్చునని ... వెల్లుఇస్తే వాటిమీద ఆధారపడ్డ తనగ్రామ ప్రజలు కష్టపడతారని ఒక పిటిషను తయారుచేసి చెట్లు కొట్టకుండా "స్టే ఆర్డరు" తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ... గ్రామమునసబు అయినందువల్ల స్టే ఆర్డరు వచ్చిందని బుకాయిస్తూ చెట్లుచూపించకుండా తప్పించుకొని తిరుగుతూ పేదలను బాధిస్తున్నాడు.

... పేదలకు కలుగుతున్న నష్టాలను నివారించాలని నెల్లూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి శ్రీ. అనంత పద్మనాభయ్యగారు వ్రాస్తున్నారు.

పంటలో నాల్గోవంతు కౌలు రేటుగా నిర్ణయించాలి

చినపులివర్రు, జనవరి 2

నేడు చినపులివర్రు గ్రామ రైతుసంఘ ఆధ్వర్యాన కౌలుదార్లందరు సమావేశమయ్యారు. సమావేశానికి కాపూరు కోటయ్యగారు అధ్యక్షత వహించారు.

... రైతుసంఘం నిర్ణయించిన విధంగా పంటలో పాతికపాలు కౌలురేటుగా చట్టం చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

జనవరి 14, 15 తేదీల్లో కౌలుదార్ల మహాసభ జరుపాలని నిర్ణయించారు. సభను ఏర్పాటుచేయడానికి, కౌలుదార్ల సహాయక సంఘనిధిని వసూలు చేయడానికి కాపూరు కోటయ్యగారి అధ్యక్షతను మరి 6 గురు సభ్యులతో ఆర్గనైజింగ్ కమిటీ యేర్పరచారు.

కౌలుదార్ల సహాయకసంఘనిధికి

కాపూరు కోటయ్యగారు	25 0 0
నాగభైరవ వెంకటసుబ్బయ్యగారు	15 0 0
వట్టికూటి వెంకట్రామయ్యగారు	10 0 0
మండలపు కుటుంబరావుగారు	5 0 0
మొత్తం 55 రూపాయలు వసూలైనవి.	

కృష్ణాజిల్లా మాజీ సైనికుల సమావేశం

రేపల్లె తాలూకా కమ్యూనిస్టు మహాసభ

కొత్త కమిటీ ఎన్నిక

రేపల్లె, ...

రేపల్లె తాలూకా ద్వితీయ కమ్యూనిస్టు మహాసభ నిన్నా, మొన్నా జరిగింది. తాలూకాలో 31 గ్రామాల ... ప్రతినిధులు ... కామ్రేడ్స్ ... వి. వి. ప్రసాద్, ... గార్ల సభకు అధ్యక్షత ...

చింతలపూడి తాలూకా కమ్యూనిస్టు సభలో ...

చింతలపూడి

చింతలపూడి తాలూకా కమ్యూనిస్టు సభ 29, 30 తేదీలలో జరిగింది ... కామ్రేడ్స్ ... కామ్రేడ్ శ్రీరాములు ... అధ్యక్షవర్గంగా ఎన్నుకొన్నారు.

"... 100 ... 68 మొకాసా, జమీందారీ గ్రామాలు ... ఈ గ్రామములలోని సుమారు ... మంది ప్రజలు ప్రతినిత్యం జమీందారీ ... గురి అవుతూ అనేక ... విస్తున్నారు. అందుచేత వెంటనే రైతులను సంఘటితపర్చి రైతుల కొరకై తీవ్రమైన ఆందోళన సభ తీర్మానించారు.

యార్లబంటి రంగనాయకులు, సత్యనారాయణరెడ్డి, ...

రాజమండ్రి పట్టణ కమ్యూనిస్టుకమిటీ ...

తలమంచి సెంటరు ... జనరల్‌బాడీలో తీర్మానాలు

తలమంచి

తలమంచి గ్రామంలో కామ్రేడ్ ... చిదంబరంగారి అధ్యక్షతను నిన్న సెంటరులోని కమ్యూనిస్టుపార్టీ జనరల్‌బాడీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కామ్రేడ్స్ ... కోలా దలరామయ్య, ... నరసింహం, ముత్యాల ... కోటయ్యగార్లను కమ్యూనిస్టు మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకున్నారు.

రెండవపంట సాగుకు వ్యవసాయశాఖద్వారా వెంటనే సహాయం ...

...ర్మాలోని వేర్వేరు తెగలకు స్వయం నిర్ణయాధికారం

ఇచ్చామని జనరల్ అంగ్‌సాన్ ప్రకటన

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 4

...ర్మా ప్రభుత్వ ఉపాధ్యక్షుడు జనరల్ ...సాన్ లండన్ వెళుతూ, ఈవేళ ... ప్రతినిధుల్ని కలుసుకొన్నారు. బర్మా ...ల మగురించి విలేఖరులు ప్రశ్నించారు. ...ప్రశ్నలకు ఆయన ఈ విధంగా జవాబు ...రు.

...ర్మాలో కూడా విభజించి పాలించాలనే ...తితో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వరల ... తెగవారికీ, బర్మనులకు మధ్య ...లని చూచారు. కాని లాభంలేక ... బర్మా స్వాతంత్ర్యాన్ని అడ్డుకొన ...షాన్ సంస్థానాలను కూడా ఉపయో... ప్రయత్నిస్తున్నారు. వెనుకబడి ...అని తెగలవారి బాధ్యత తమపై ...టూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ... ముక్కముక్కలుగా చేయడానికి ...ంచవచ్చును. కాని, అక్కడి ప్రజల ...పారం, స్వయం నిర్ణయాధికారాన్ని ...ఇవచ్చునని మా అంటిఫాసిస్టులీగ్ ... వారు వెల్లడించివున్నారు గనక ...సామ్రాజ్యవాదులు అక్కడ భిన్న ...ట్రుని నాటకం ఆడడానికి ప్రయ... కాని, అక్కడి ప్రజలు ...మతో వుంటారని నా నమ్మకం. ...వా, వారిని సాకుగా చూపెట్టి, ...తంత్ర్యం మన్న మత్తు అవకాశం ...కి మేం ఇవ్వదలచుకోలేదు."

"మా ధాన్యవ్యాపారం బర్మీయుల చేతుల లోనే వుండాలి. భారతీయ పెట్టుబడిదారులు మనస్ఫూర్తిగా మాదేశం యొక్క అభివృద్ధికి సాయపడుతూంటే, వారిని దూరంగా పెట్ట వలసిన అవసరం మాకులేదు. భారతదేశం నుంచి వచ్చిన సామాన్య ప్రజలు మాలోగులో చేరి, మా వుద్యమాన్ని బలపరుస్తూనే వున్నారు."

ఆసియా దేశాల ఐక్యత అవసరం

అంగ్‌సాన్ రేడియో ప్రసంగం

న్యూఢిల్లీ, జనవరి 6

నేటిరాత్రి జనరల్ అంగ్‌సాన్ భారత ప్రజలకు రేడియోద్వారా ఉపన్యసిస్తూ ఇలా మాట్లాడారు:

"నేడు వీట్-నామ్‌రిపబ్లిక్ ప్రజలు జీవన్మరణ సంగ్రామం సాగిస్తున్నారు. కొద్దినెలలలో బర్మా భారత దేశాల భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పలేము. మా లండన్ సంభాషణలే విఫలం అయితే, మరల మేము పోరాటం ప్రారంభిస్తాం. ఆ పోరాటం పూర్వంకన్న ఐక్యతతో, తీవ్రతతో వుంటుంది. ఆసియా దేశాలలో ఏదేశం సాగిస్తూన్న స్వాతంత్ర్యపోరాటానికైనా ఆసియా దేశాలన్నీ సహాయపడాలి. ఆ దేశాలు సాగించే పోరాటం, ఆ దేశాల స్వాతంత్ర్యానికే గాక, ఆసియాఖండం అంతటి స్వాతంత్ర్యానికి. ఆసియా ఖండమందలి దేశం ఒకటి విముక్తిపొందిందంటే, ఆసియా ప్రజల సంకెళ్లలో ఒకటి తెగిపోయిందన్న..."

...ర్తి స్వాతంత్ర్యం కోరుతూంది

(అసోసియేటెడ్ ప్రెస్)

న్యూఢిల్లీ, జనవరి 6

...వేళ వుదయం పత్రికా ప్రతినిధుల ...జనరల్ అంగ్‌సాన్ ఈ విధంగా ...:

...టిష్ ప్రభుత్వం విలువమీద మేము ... వెదుకుతున్నాం. మాకు కావల ... సంపూర్ణ స్వాతంత్ర్యం. ...క స్వరాజ్యంకాదు. బర్మాలోవున్న ...ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వంగా ...చెందాలనీ, రాజ్యాంగసభకు ఎన్ని...రగాలనీ మా ఆశయం. ఈ విష... అనుకూలమైన సమాధానం కుదరక ... జనవరి 31 వ మేము గవర్నరు ...వంనుంచి బయటకు వచ్చేస్తాం, ...ం ప్రారంభిస్తాం. హింసాయుతమా, ...సాయుతమా అనే కపటిషలు మాకు...

...కు భారతదేశంలోవున్న మాదిరి తాత్కా...ప్రభుత్వం అక్కర్లేదు. మాకు ఏ మాది...వాలో మేమే చెప్తాం.

...మా దేశంలో వున్నవి చాలవరకు ...సేనలే. వాటన్నిటినీ తొలగించ... నెహ్రూ, రక్షణశాఖమంత్రి, సర్వ...లను కలుసుకున్నాను. ఇంకా ఏనిర్ణ...లేదు. విదేశసేనలన్నీ పోవాలనే ...కోరాము. కాని, విదేశసైన్యాలు ...ఉండడంవల్ల ఎన్నికలు స్వేచ్ఛగా ...రాయా, జరగవా అనే విషయం ...సంమీద తెలుసుకోవాలి.

...స్తుత ప్రభుత్వంలో మా అధికారాలు ...గానే వున్నాయి. నేను గవర్నరు ...రక్షణశాఖ సలహాదారును. ...పై అధికారం నైరుతి ఆసియాలోని ... సర్వసైన్యాధిపతిది. నేను ... విదేశాంగ సలహాదారును. ... హోదాలపై పెత్తనం లండన్‌లో ...నేపుడి.

అధికారంలోవుంటూ భారత ... నాయకులద్వారా రాజకీయ ... పెట్టుకుంటాం.

...కేల్కమాకూ కమ్యూనిస్టులకూ ... అభిప్రాయభేదం అంతా ఎత్తుగడల ... పరిశీలనలు. ప్రతిపయోగ ... పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ... మా అభిప్రాయం. భూమి విష...

పాలస్తీనా సమస్యను మిత్రరాజ్యసమితికి అప్పగించాలి

'డైలీ వర్కర్' ప్రకటన

లండన్, జనవరి 3

ఇటీవల, పాలస్తీనా యూదు దౌర్జన్య వాదులకు కొరడా శిక్ష విధించి నందులకు ప్రతీకారంగా ఒక బ్రిటిష్ సేనానిని యూదు దౌర్జన్యవాదులు ఎత్తుకుపోయి కొరడాశిక్షలు విధించారు. దౌర్జన్యవాదులు పలు ప్రాంతాలలో బ్రిటిషువారిపై విజృంభించారు. ఈపరిస్థితులను బ్రిటిష్ మంత్రివర్గంలో చర్చించడానికి, పాలస్తీనా హైకమిషనర్ లండన్ వస్తున్నారు. బ్రిటిషు సర్వసేనాని మాంట్‌గోమరీకూడా ఆసంభాషణలలో పాల్గొన్నారు.

పాలస్తీనా పరిస్థితులపై బ్రిటిష్ కమ్యూనిస్టు పత్రిక 'డైలీవర్కర్' ఇలా వ్రాసింది.

"సామ్రాజ్య రక్షణవ్యూహంతో తప్ప, పాలస్తీనా సమస్యను మరోవిధంగా చూడక పోవడం వల్ల, అది గడ్డుసమస్య అయింది. బ్రిటన్‌కు పాలస్తీనాలో మాండేటరీ హక్కు తప్ప మరేదీ లేదు. అదైనా ఇప్పుడు కాలదోషం పట్టింది. మిత్రరాజ్యసమితి సూత్రాలకు అనుగుణ్యంగా బ్రిటిషు ప్రభుత్వం వ్యవహరించాలి. మిత్రరాజ్యసమితికి యీ సమస్య చెందివుంది అందువల్ల దీనిని మిత్రరాజ్య సమితి విచారణకు, నిర్ణయానికి వదిలివేయాలి."

పాలస్తీనా సమావేశంలో అరబ్బుదేశాలు పాల్గొంటాయి

కైరో, జనవరి 5

ఈ నెలాఖరున జరుగనున్న పాలస్తీనా సమావేశానికి (లండన్‌లో) అరబ్బుదేశాలు తమ ప్రతినిధులను పంపాలని అరబుదేశ సమితి (అరబ్‌లీగ్) నిర్ణయించింది లెబనాన్ ప్రధాని అధ్యక్షతక్రింద అరబ్‌లీగ్ సమావేశం జరిగింది.

గ్రాండ్ ముఫ్తీని (ఇప్పుడు ఈజిప్టులో...

ఏ.ఐ.సి.సి. సమావేశం

(మొదటి పేజీ తరువాయి) తీర్మానం దానికి వ్యతిరేకంగా ఉందని టాండన్ ఆక్షేపించారు.

రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ తరపున సుశీల్ చంద్రదేవ్‌కూడా, కార్యవిధానానికి సంబంధించిన భాగాలను తొలగించమని ఇంకో సవరణ తెచ్చారు.

అతివాదుల వ్యతిరేకత

బ్రిటిష్ ప్రకటనను నిరాకరించాలని ప్రకటిస్తూ, తీర్మానానికి యీ క్రింది సభ్యులు వేర్వేరు సవరణలు ప్రవేశపెట్టారు. అజిత్ ప్రసాద్‌జైన్, సుధాంశునిన్హా, హసర్ హర్వానీ, జవహర్‌లాల్ బంధోరియా, శిబన్‌లాల్ సాక్సేనా, భుపేన్‌దే, అబ్దుల్ ఘనీఖాన్, శ్రీమతి పుష్పలత (అస్సాం), సహజానంద సరస్వతి, రామ మనోహరలోహియా.

అజిత ప్రసాద్‌జైన్ ఉపన్యసిస్తూ, రాజ్యాంగనిర్మాణసభ స్వతంత్రంగా రిపబ్లిక్ రాజ్యాంగచట్టాన్ని తయారు చేయవలసి యుందనీ, ముస్లింలీగ్‌ను ఆహ్వానిస్తే ఆదెన్నో ఆటంకాలు పెడుతుందనీ, చెప్పారు.

"మనం లండన్ వైపు దృష్టులు విగిడ్చడంమాని, ప్రజలవైపు తిరగాలి"

అని హసర్ హర్వానీ చెప్పారు.

శిబన్‌లాల్ సాక్సేనా మాట్లాడుతూ బ్రిటిష్ ప్రకటనను త్రోసిపుచ్చి, ఆ తర్వాత చేతులు ముడుచుకొని కూర్చొనక దేశాన్ని పోరాటానికి తయారు చేయాలన్నారు. అబ్దుల్ ఘనీఖాన్ కూడా పోరాట సన్నాహాలు చేయాలన్నారు.

"కాంగ్రెస్ వర్కింగు కమిటీయొక్క పసవంతా ఈ తీర్మానంతో ధ్వంసమవుతుంది అస్సాం రాష్ట్రానికి అపచారం జరుగుతుంది."

అని శ్రీమతి పుష్పలత ఉపన్యసించారు.

"అస్సాంరాష్ట్రం గ్రూపుల్లో చేరరాదని తీర్మానించుకొంది. గాంధీజీ ఆశీర్వచనం కూడా మాకు వున్నదని" ఆమె అన్నారు.

సోషలిస్టు నాయకుని తీవ్ర ప్రతిఘటన

కాంగ్రెసు సోషలిస్టుపార్టీ తరుపున గాంధీ...

"బ్రిటిష్‌ప్రభుత్వం, ముస్లింలు ఏకమవుతారనే భ్రమలో మనం పడవద్దు. పోరాటం ప్రారంభం కావాలేగాని, ప్రారంభమయిన తర్వాత, అలా కలియడం సాధ్యపడదు. అసలు సమస్య ఏమంటే: ఎల్లకాలం రాజ్యాంగసభమీద, తాత్కాలిక ప్రభుత్వం మీద, బ్రిటిష్ ప్రభుత్వంమీద ఆశలు పెట్టుకొని కూర్చోవడమేనా, లేక మన శక్తిమీద మనం ఆధారపడి పోరాటానికి తయారు కావడమా?"

తర్వాత గాంధీజీ శ్రీరాంపూర్‌లో హిందూ-ముస్లిం ఐక్యతకై సాగిస్తూన్న కృషిని లోహియా ప్రశంసించారు. గాంధీజీ విషయం నెహ్రూగాని, కృపలానీగాని ఎత్తుకోకపోవడం విచారించదగ్గ విషయమని అన్నారు.

హఫీజుర్ రహమాన్, గోవింద వల్లభపంతు, తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు.

రెండవనాటి చర్చ

ఢిల్లీ, జనవరి 6

ఈ వేళ అఖిలభారత కాంగ్రెసుకమిటీ తిరిగి సమావేశమైంది. డాక్టరు గిద్వానీ, బ్రిటిష్ ప్రకటనను అంగీకరించనూవద్దు, వ్యతిరేకించనూవద్దు - అంటూ తటస్థవిధానం అవలంబించారు.

అస్సాం కాంగ్రెసు మంత్రివర్గలో ఒకరైన వైద్యనాద ముఖర్జీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అస్సాం భవిష్యత్తును బెంగాల్ నిర్ణయించడానికి హక్కు ఉండరాదన్నారు. "మీరు అస్సాంను ఆహుతి చేయదలచుకుంటే ఈ తీర్మానాన్ని ఆమోదించండి. లేకపోతే వ్యతిరేకించండి" అంటూ ఉద్రేకపూరితంగా ఉపన్యసించారు.

డాక్టరు పట్టాభి తీర్మానాన్ని బలపరిచారు.

వోటింగులో వర్కింగుకమిటీ తీర్మానం నెగ్గింది. ముఖ్యమైన టాండన్‌గారి సవరణకు 54 గురు అనుకూలంగాను, 100 మంది వ్యతిరేకంగాను వోటుచేశారు.

దేశ ప్రతినిధులెవరూ పాల్గొనరాదని, పాలస్తీనా అరబ్ హయ్యర్ కమిటీకోరింది. ఈ కోరికను అరబ్‌లీగ్ త్రోసివేసింది.

మరొక తీర్మానంలో, ముఫ్తీ పాలస్తీనా వెళ్ళుటకు అనుమతి ఇయ్యవలసిందని...

సూడాన్ గవర్నరును తొలగించాలని ఈజిప్టుకోరిక?

కైరో, జనవరి 4

ఆంగ్లో-ఈజిప్టు పరిస్థితులు నానాటికి విషమిస్తున్నాయి. సూడాన్‌ను ఈజిప్టుతో కలపాలని ఈజిప్టు ప్రజావాంఛ. సూడాన్‌లోని బ్రిటిష్ గవర్నరు జనరల్ సర్‌హ్యుబర్ట్ హడుల్‌స్టన్ సూడాన్ స్వతంత్రంగానే ఉండాలంటూ, కిటాకొన్ని ఒలకపోస్తూ ఈమధ్య ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఆగక, అతను సూడాన్‌లో ఈజిప్టుతో కలపకూడదనే ఉద్యమాన్ని కూడా రెచ్చగొడుతున్నాడు. ఈ విషయాలు ఈజిప్టు ప్రజలను ఆవేశపరుస్తున్నాయి.

ఈ గవర్నరు జనరలును తొలగిస్తేనే బ్రిటన్ ఈజిప్టులమధ్య సంప్రతింపులకు మళ్ళీ అవకాశం కలుగుతుందని ఈజిప్టు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి జాబువ్రాసినట్లు తెలుస్తూందని 'అక్బార్ ఎల్‌యోమ్' అనే ప్రముఖ ఈజిప్టుపత్రిక తెలిపింది.

"అంతేకాకుండా, నిరసన సూచకంగా లండనులోని ఈజిప్టు రాయబారిని వెనక్కు రప్పించడంగురించి కూడా అధికారవర్గాలు ఆలోచిస్తున్నారని" ఈ పత్రిక తెలిపింది.

"డిసెంబరు 31 వ తేదీన ఈజిప్టు బ్రిటన్ పట్ల ఒక కొత్తదృక్పథ మవలంబించింది. ఈజిప్టు విషయంలో బ్రిటన్ దురాక్రమణ విధానాన్ని అవలంబించుతూంది అని ఈజిప్టు ప్రధాని ఆనాడు మొట్ట మొదటిసారిగా, స్పష్టంగా ప్రకటించారు" అని ఈ పత్రిక తెలిపింది. మంత్రివర్గంకూడా ఈజిప్టు వ్యవహారాలకు అని ఒక కొత్తశాఖను సృష్టించారట.

1899 ఒడంబడిక ప్రకారం సూడాన్ ఈజిప్టు, బ్రిటన్ల సంయుక్త అధికారంకింద ఉండాలి. సూడాన్ గవర్నరు జనరల్ ఉభయ ప్రభుత్వాల ఉద్యోగి, ప్రస్తుత ఉద్యోగి ఆ ఒడంబడికను భంగపరిచారు కాబట్టి ఈజిప్టు ప్రభుత్వం అతనిని డిస్మిస్‌చేస్తూ, బ్రిటన్‌కూడా అలాగేచేయాలని కోరిందట.

1936 ఒడంబడికను బ్రిటన్ ఎన్నోవిధాలభంగపరచింది కాబట్టి, ఇక దానిని రద్దు చేయడం గురించికూడా ఈజిప్టు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని పై పత్రిక తెలిపింది.

వీట్‌నామ్‌తో పోరాటం ఇష్టంలేని సైనికులపై నిర్బంధం

పారిస్, జనవరి 5

వీట్-నామ్‌తో పోరాడడానికి ఇష్టపడని ఫ్రెంచి సైనికులపై, సైనికాధికారులు ఉక్కిరిబిక్కిరి చేసే గ్యాస్‌ను ప్రయోగించడం, కాళ్లపై తుపాకులు పేల్చడం, టాంకులకు కట్టడం జరుగుతోందని వీట్-నామ్ రేడియో ప్రకటించింది.

బలం చవిజూపిస్తాం

ఫ్రెంచి వలస మంత్రి బెదిరింపు

పారిస్, జనవరి 4

ఫ్రెంచివలసమంత్రి మౌటెట్, హనోయి నుండి వెళ్ళిపోతూ పత్రికా విలేఖరులతో ఇలా అన్నాడు:

"సంప్రతింపులు జరిగేముందు సైనిక బలంతో గెలవడం అవసరం."

తాము రాజీకి చేసిన ప్రయత్నాలను, ఆశలను వీట్-నామ్ అధికారులే చెడగొట్టినట్లు ఇతను నిందించాడు.

వీట్-నామ్ అధ్యక్షుడు ఇతనిని హనోయిలో కలుసుకొమ్మని కోరినా ఇతడు వెళ్ళలేదు. పైగా రాజీకి విముఖులు అని వీట్‌నామ్ అధికారులను నిందించుతున్నాడు. వీట్-నామ్‌తో రాజీ ప్రయత్నాలు జరుప నందుకు ఫ్రెంచి అతివాద పత్రికలు ఇతనిని తీవ్రంగా ఇదివరకే విమర్శించాయి.

సత్తెనపల్లి తాలూకా కమ్యూనిస్టు మహాసభ వాయిదా

10, 11 తేదీల్లో జరుగుతుందన్న పై సభ 22 వ తేదీకి వాయిదా పడింది.

చైనాలో జంగ్‌కైషేక్ కొత్త ఎత్తులు

షాంగై, జనవరి 5

చైనా కమ్యూనిస్టుల ముఖ్య పట్టణమైన యెనాన్ నగరానికి మూడుప్రక్కలా జంగ్-కై-షేక్ తన సేనలను ప్రోగుచేస్తున్నాడని కమ్యూనిస్టుఅధికారులు తెలిపారు. అబ్బెబ్బే, మేమలాంటిదేమీ చేయడంలేదని బుకాయిస్తూ కొమింటాంగు ప్రభుత్వపు దేశరక్షణశాఖ వారు ప్రకటించారు.

దక్షిణ షాంటుంగ్ రాష్ట్రంలో ... తెలిపింది.

పీపింగ్ నగరానికి దక్షిణంగా వందమైళ్ళ దూరంలోవున్న ముఖ్య రైల్వే కేంద్రమయిన పోటింగ్ నగరందగ్గర రెండు పక్షాలవారూ పెద్ద ఎత్తున సేనలను కేంద్రీకరిస్తున్నారు. యీ నగరానికి ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలోవున్న వాంగ్‌టు అనే నగరంవద్దకూడా కమ్యూనిస్టుసేనలు కేంద్రీకరింపబడుతున్నాయి. ఉత్తర షెన్సిరాష్ట్రంలో కీలక స్థానమైన యులిన్ అనే నగరంపై యుద్ధానిక్కూడా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారని కొమింటాంగు ప్రభుత్వ ప్రకటన.

అమెరికా సాయంతో కమ్యూనిస్టులను సులభంగా అణచివేయగలుగుతాననుకోవడం వట్టి వగటికలఅని జంగ్-కై-షేక్ గుర్తించినట్లుంది. అందువల్లనే, తగిన సన్నాహాలను చేసుకోవడానికి వ్యవధి సంపాదించడంకోసం కమ్యూనిస్టు పార్టీతో మళ్ళా శాంతి సంప్రదింపులు ప్రారంభించడానికి నిశ్చయించుకున్నాడని రూఢిగా తెలుస్తూంది. సంధిసంప్రదింపులు ప్రారంభించాలంటే, ముందుగా తమ సేనలను 1946 జనవరి నాటి స్థావాలకు ఉపసంహరించాలనీ, మొన్నటి బూటకపు రాజ్యాంగ ప్రణాళికను రద్దుచేయాలనీ కమ్యూనిస్టులు ఇదివరకే ఖచ్చితంగా తెలిపారు.

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల
విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
★
నేతాజీ రెస్టారెంట్

END OF ISSUE